క్లుప్తంగా

స్నేహితుడి కుటుంబానికి చేయూత



ఆర్థికసాయం అందజేస్తున్న మిత్రులు

గరిడేపల్లి : మండల కేంద్రానికి చెందిన ఎడవెల్లి సైదులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనతో పాటు 1994– 95 విద్యా సంవత్సరంలో పదో తరగతి కలిసి చదువుకున్న తోటి స్నేహితులు మంగళవారం సైదులు తల్లి ఎడవెల్లి కామేశ్వరమ్మకు రూ.50 వేలు ఆర్థికసాయం అందజేసి చేయూతనందించారు. కార్యక్రమంలో స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు.

టాపర్స్‌గా చిలుకూరు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు



విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

చిలుకూరు : మండల స్థాయిలో నిర్వహించిన జీవ శాస్త్రం టాలెంట్ టెస్ట్‌లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం విభాగాల్లో చిలుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కవిత, నరేందర్ మండల టాపర్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సమీక్ష



గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎంపీడీఓ, తహసీల్దార్

చిలుకూరు : ఇందిరమ్మ ఇళ్ల సర్వే పంచాయతీ కార్యదర్శులు సమర్థంగా నిర్వహించాలని ఎంపీడీఓ గిరిబాబు, తహసీల్దార్ ధ్రువకుమార్ అన్నారు. మంగళవారం చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై కార్యదర్శులకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా వాస్తవాలను ధృవీకరించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ జగదీష్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

'ఉత్తమ్‌ను విమర్శించే స్థాయి మల్లయ్యయాదవ్‌కు లేదు'

నడిగూడెం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలను విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌కు లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, ఉపాధ్యక్షుడు దున్నా శ్రీను, నాయకులు వల్లపురెడ్డి సురేందర్‌రెడ్డి, మొక్క భిక్షపతి, పల్లా వెంకటరెడ్డి, పల్లపు శ్రీను, నాగవరపు రాము, రెడ్డిపోయిన రవి, బడేటి యేసయ్య పాల్గొన్నారు.

ఆంజనేయుడికి ఆకుపూజ



పూజలో పాల్గొన్న భక్తులు

హుజూర్‌నగర్‌రూరల్ : మండలంలోని బూరుగడ్డలో ఉన్న శ్రీఆదివరాహ లక్ష్మీనర్సింహ వేణుగోపాలస్వామి ఆలయంలో ఆంజనేయస్వామికి మంగళవారం ఆకుపూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, మంగళాశాసనం, ఆంజనేయస్వామికి పంచామృతాలు, 108 తమలపాకులతో అభిషేకం, ఆకుపూజ, గంధ సింధూరం, మన్యసూక్త పారాయణం, శ్రీరామ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి, అలంకరణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గురవయ్యగౌడ్, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు హరీష్‌కుమార్‌చార్యులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల జాబితాపై రేపు సమావేశం

నేరేడుచర్ల : పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 12వ తేదీన ఉదయం 11గంటలకు మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ముసాయిదా జాబితాపై చర్చించేందుకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల మండల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కావాలని ఆయన కోరారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

నడిగూడెం : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయన్నారు. కార్యక్రమంలోఎంపీడీఓ ఎస్‌డీ.ఇమామ్, మండల విద్యాధికారి బి.ఉపేందర్‌రావు, ఎస్‌ఐ జి.అజయ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ హేమలత, బాలుర ఉన్నత పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు శోభన్‌బాబు, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.



నడిగూడెంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న ప్రత్యేక అధికారి సతీష్ కుమార్

క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి

కోదాడరూరల్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని ప్రమీల అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంచందర్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ వాజిద్‌అలీ, ఎంఈఓ సలీం షరీఫ్, ఎంపీఓ పాండురంగన్న, ఉపాధ్యాయులు ఉన్నారు.



కోదాడరూరల్ : సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రమీల

క్రీడల్లో రాణిస్తే సమాజంలో గుర్తింపు

నేరేడుచర్ల : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తేనే సమాజంలో గుర్తింపు ఉంటుందని మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాశ్, వైస్ చైర్‌పర్సన్ అలక సరిత, ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాల్లో కల్పిస్తున్న క్రీడా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి పి.సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు, పీఈటీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కప్ క్రీడలు ప్రారంభం

హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్, చింతలపాలెం మండల కేంద్రాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పీఈటీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మఠంపల్లిలో..

మఠంపల్లి : మండల కేంద్రంలో మంగళవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఇన్‌చార్జ్ ఎంఈఓ వెంకటాచారి ప్రారంభించారు. కాగా, క్రీడాకారులకు కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. పీఈటీలు వెంకటేశ్వరరావు, వీరస్వామి, ఉపేందర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

మునగాలలో..

మునగాల : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మండల విద్యాధికారి పి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వి.ఆంజనేయులు, ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్ ప్రారంభించారు. క్రీడాకారులకు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండ.అజాంబాబా తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు జానీపాషా, కవిత, గంగాధర్, బాలు, కళ్యాణ్, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, యువత పాల్గొన్నారు.



నేరేడుచర్ల : క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్

చిలుకూరులో..

చిలుకూరు : విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీఓ గిరిబాబు, ఎంఈఓ ఎం.గురవయ్య అన్నారు. మంగళవారం చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. మండల స్థాయిలో 80 మంది విద్యార్థులు ఆటలు ఆడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్‌రెడ్డి, పీడీలు సీతారాంరెడ్డి, బ్రహ్మారెడ్డి, రేణుక, ప్రకాశ్, రాము, శోభన్‌బాబు, మట్టయ్య, రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

14న జాతీయ లోక్ అదాలత్

హుజూర్‌నగర్ : జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి పి.మారుతి ప్రసాద్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. హుజూర్‌నగర్‌లోని కోర్టు ఆవరణలో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన అన్ని కేసులను రాజీ చేయాలని చెప్పారు. కేసుల రాజీతో కక్షిదారులకు సమయం వృథా కాకుండా ఉంటుందని, డబ్బులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. ఈ విషయమై కక్షిదారులకు న్యాయవాదులు, పోలీస్ అధికారులు అవగాహన కల్పించాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్

పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి

మఠంపల్లి : కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆశా కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో ప్రజలకు వైద్య సేవలందించారని, వారికి రావాల్సిన లెప్రసీ, పల్స్ పోలియో బిల్లులు పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని, వెంటనే బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్ రన్‌మియా కోరారు. మంగళవారం మఠంపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మండల ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రన్‌మియా మాట్లాడారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఏళ్ల తరబడి నామమాత్రపు వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆశాలకు నెలకు రూ.26 వేలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే లెప్రసీ సర్వేకు సహాయ నిరాకరణ చేస్తారన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్‌కు అందజేశారు. కార్యక్రమంలో మండల ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షురాలు కె.వినోద, బి.ఝాన్సీ, సభ్యులు భవాని, ఫాతిమ, స్వరాజ్యలక్ష్మి, నాగమణి, ఉమ, తదితరులు పాల్గొన్నారు.



వైద్యాధికారికి వినతిపత్రం అందజేస్తున్న ఆశా కార్యకర్తలు

మాదిగల మహాగర్జన కరపత్రం ఆవిష్కరణ

మోతె : సూర్యాపేటలో ఈనెల 13న చేపట్టబోయే మాదిగల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఉప్పుల వినోద్ మాదిగ కోరారు. మంగళవారం మోతె మండల కేంద్రంలో మాదిగల మహాగర్జన కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మాదిగలు పోరాటం చేయాలన్నారు. ఈ నెల 13న రావిపహాడ్ నుంచి బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కోదాడ ఇన్‌చార్జ్ బానాల ఇబ్రహీం, కొత్తపల్లి నరసింహా, నాగరాజు, సందీప్, సురేష్, నవీన్, మనోజ్ పాల్గొన్నారు.

మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేయాలి



కోదాడరూరల్ : బాలగోపాల్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రజా చైతన్యవేదిక నాయకులు



హుజూర్‌నగర్ : అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఓయూ జేఏసీ నాయకులు

కోదాడరూరల్ : మానవ హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ నాయపూడి చిన్ని అన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాలలో ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన ప్రొఫెసర్ బాలగోపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి, హరికిషన్, రామనర్సయ్య, భిక్షం, ఉదయగిరి, మస్తాన్, వి.నరసింహారావు, జీఎల్‌ఎన్‌రెడ్డి, బడుగుల సైదులు, జాఫర్‌బాబు, భద్రం, వీరాంజనేయులు ఉన్నారు.

సర్వజన హక్కుల రక్షణతోనే ఆత్మగౌరవం

హుజూర్‌నగర్ : సర్వజన హక్కుల రక్షణతోనే ఆత్మగౌరవం లభిస్తుందని ఓయూ జేఏసీ నాయకులు సోమగాని నరేందర్‌గౌడ్, హైకోర్టు న్యాయవాది ఇస్లావత్ బాలాజీనాయక్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్‌లోని మెయిన్ రోడ్డుపై గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధారా మనోహర్, వినియోగదారుల సంఘం మండల అధ్యక్షుడు పందిరి ఎల్లారెడ్డి, సామాజిక కార్యకర్త లింగం కృష్ణ పాల్గొన్నారు.

ప్రియదర్శిని కళాశాలలో..

హక్కులతో పాటు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ పశ్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రియదర్శిని జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ సీహెచ్.బాల సైదులు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ జక్కుల రమేష్, అధ్యాపకులు, పాల్గొన్నారు.

పిచ్చమ్మ జీవితం ఆదర్శప్రాయం

చిలుకూరు : సీపీఐ సీనియర్ నాయకురాలు, పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ జీవితం ఆదర్శప్రాయం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిచ్చమ్మ ఆశయ సాధనకు పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు ధనుంజయ నాయుడు, యల్లావుల రాములు, మేకల శ్రీనివాస్, ఉస్తెల నారాయణరెడ్డి, యాదగిరి, వెంకటేశ్వర్లు, చిలకరాజు శ్రీను, తాళ్లూరి పెద మల్లయ్య, లతీఫ్, బాదె నర్సయ్య, సీపీఐ నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.



పిచ్చమ్మ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి, నాయకులు

టీఆర్ఈఎస్ఏ సభ్యత్వ నమోదు

చిలుకూరు : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి టీఆర్ఈఎస్ఏ సభ్యత్వాలను ఆ సంఘం జిల్లా బాధ్యులు ఆంజనేయులు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధృవకుమార్, డిప్యూటీ తహసీల్దార్ కరుణశ్రీ, ఆర్ఐ సీతయ్య, సీనియర్ అసిస్టెంట్ పుష్ప, విక్రమ్‌కుమార్, హరి, మల్లేష్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

మునగాలలో..

మునగాల : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులకు తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఎన్.రామారావు, స్వప్న, సునీల్ గవాస్కర్, అశోక్, ప్రశాంత్, శ్రీను, శ్రీనివాస్, స్వప్న, రాగ వెంకటమ్మ పాల్గొన్నారు.



చిలుకూరు : సభ్యత్వాలు అందజేస్తున్న టీఆర్ఈఎస్ఏ బాధ్యులు

మామిడి చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

హుజూర్‌నగర్‌రూరల్ : తమ మామిడి తోటలో చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు గుత్తికొండ అనసూయాదేవి కోరారు. మంగళవారం హుజూర్‌నగర్ మండలంలోని శ్రీనివాసపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. లింగగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 568/ఉ లో తనకు మూడు ఎకరాల మామిడి తోట ఉందని, ఈ భూమి విషయమై తనకు, తన తమ్ముడు వీరభద్రరావుకు కోర్టులో వివాదం జరుగుతుందని తెలిపారు. శనివారం వీరభద్రరావు తన అనుచరులను పురమాయించి కూలీలతో మామిడి తోటలో చెట్లను నరికివేస్తుండగా, తాను తన కుటుంబసభ్యులతో వెళ్లి అడ్డుకున్నామని తెలిపారు. అప్పటికే పది చెట్లు నరికివేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై హుజూర్‌నగర్ ఫారెస్టు అధికారులకు, హుజూర్‌నగర్ ఎస్ఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో ఆనందరెడ్డిని వివరణ కోరగా కోర్టు వివాదంలో ఉన్న మామిడి తోటలో చెట్లు నరికేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనసూయాదేవి ఇచ్చిన ఫిర్యాదు చేశారని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి చెట్లు నరికిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.



మామిడి చెట్లు నరికివేస్తున్న కూలీలను అడ్డుకుంటున్న రైతులు

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు హేయమైన చర్య

హుజూర్‌నగర్ : తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చటం హేయమైన చర్య అని మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, బీఆర్ఎస్ నాయకులు బి.అమర్, కేఎల్ఎన్‌రెడ్డి, అబ్దుల్ నబీ అన్నారు. విగ్రహ మార్పుకు నిరసనగా బీఆర్ఎస్ పిలుపు మేరకు మంగళవారం హుజూర్‌నగర్‌లోని చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నగేష్‌రాథోడ్, పి.ఉపేందర్, జి.అంజిరెడ్డి, అలీ, ఆర్.శంబిరెడ్డి, ములకలపల్లి రాంబాబు, జె.అంజి, మధు, భారతి, వెంకటేశ్వర్లు, ఎస్.భాస్కర్‌రెడ్డి, చంద్రమౌళి, సత్యనారాయణ, రత్నశ్రీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



హుజూర్‌నగర్ : తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు

తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి

నేరేడుచర్ల : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించినది తెలుగు తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ తల్లి విగ్రహమే అని పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం నేరేడుచర్ల పట్టణంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్‌కుమార్, చిత్తలూరి పెద్ద సైదులు, గుర్రం మార్కెండేయ, కౌన్సిలర్ తాళ్లూరి సాయి, అనంత్ శ్రీనివాస్, పిచ్చిరెడ్డి, వీరస్వామి, శ్రీనునాయక్, రామకృష్ణ, సుందరయ్య, హుస్సేన్, సత్యనారాయణరావు, వినాయకరావు, భరత్ తదితరులు ఉన్నారు.

విగ్రహాలు మార్చితే చరిత్ర మారదు

గరిడేపల్లి : విగ్రహాలు మార్చితే చరిత్ర మారదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి మాట్లాడారు. విగ్రహం మార్పు రేవంత్ కుట్రనే అని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, రామ్ సైదులు, కర్నాటి నాగిరెడ్డి, బాణోతు వెంకటేశ్వర్లు, కుసుమ శ్రీనివాసరెడ్డి, మీసాల వెంకన్న, వీరస్వామి, మేకల స్రవంతిశోభన్‌బాబు, ఇస్సాక్, నర్సింహారెడ్డి, పెండెం వీరయ్యగౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం

పాలకవీడు : మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసి ఏర్పాటు చేయడాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాటికొండ వెంకట్‌రెడ్డి, రమావత్ అశోక్, అందె లక్ష్మీనారాయణ, రవినాయక్, సిద్దు, సోమిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మునగాలలో..

మునగాల : కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ మండల నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కందిబండ సత్యనారాయణ, సుంకర అజయ్‌కుమార్, ఉడుం కృష్ణ, వల్లోజు వసంత్‌కుమార్, ఎల్‌పీ.రామయ్య, గడ్డం లక్ష్మీనారాయణ, నల్లపాటి నాగేశ్వరరావు, చీకటి శ్రీనివాస్, గోపిరెడ్డి నాగిరెడ్డి, నారగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



నేరేడుచర్ల : తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు



గరిడేపల్లిలో..



పాలకవీడులో..



మునగాలలో..

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

పాలకవీడు : డెక్కన్ సిమెంట్ పరిశ్రమ సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పరిశ్రమ సీజీఎం ఎస్.నాగమల్లేశ్వరరావు అన్నారు. మంగళవారం పాలకవీడు మండలంలోని కల్మేట్‌తండాలో పల్లె దావాఖానకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు, హెల్త్ సబ్ సెంటర్ ముందు, రామాలయం, చర్చి ఆవరణలో సీసీ ఫ్లోరింగ్ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుమారు రూ.14 లక్షలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి నాగిని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌వీ.సుబ్బారావు, భూక్యా గోపాల్, మాళోతు మోతీలాల్, నరసింహారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



సీసీ ఫ్లోరింగ్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న డెక్కన్ సిమెంట్ పరిశ్రమ సీజీఎం

ఆశా కార్యకర్తల అరెస్టు సరికాదు

కోదాడరూరల్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ హెచ్1, ఐఎన్‌టీయూసీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు అన్నారు. హైదరాబాద్‌లో బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆశ కార్యకర్తల సమావేశానికి సంబంధం లేని తమ యూనియన్‌కు చెందిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. కార్యక్రమంలో ఆశాలు బి.విజయలక్ష్మి, రమణమ్మ, ఆశాబి, వరమ్మ, అరుణ, సుజాత, కవిత, రూప, నాగేంద్ర, రాజ్యం తదితరులు ఉన్నారు.



కోదాడరూరల్ : కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అరెస్టయిన ఆశా కార్యకర్తలు

సమస్యలపై ప్రశ్నిస్తే దాడులా ?

నేరేడుచర్ల : కనీస వేతనాలు అమలు చేయాలని హైదరాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై దాడులు చేయడం సిగ్గుచేటని, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అడిగితే దాడులు చేయిస్తారా అని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్‌కుమార్ ప్రశ్నించారు. మంగళవారం నేరేడుచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో యడవల్లి మంజుల, ఓగ్గు గురవమ్మ, యశోధ, సునీత పాల్గొన్నారు.

కాలుష్యాన్ని నివారించాలి

హుజూర్‌నగర్ : రైస్ మిల్లుల నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించాలని విన్నపం ఒక పోరాటం అధ్యక్షురాలు లీలావతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మిల్లుల కాలుష్యంతో పట్టణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు, స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

సాయిబాబాకు పల్లకీ సేవ

హుజూర్‌నగర్ : పట్టణంలోని సాయిబాబా మందిరంలో మంగళవారం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య భజన మండలి వారు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సంధ్యా హారతి అనంతరం అనిల్‌కుమార్ సత్సంగం నిర్వహించారు. కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

పార్టీని బలోపేతం చేయాలి

నడిగూడెం : టీడీపీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ముత్తినేని సైదేశ్వరరావు కోరారు. మంగళవారం మండలంలోని కరివిరాలలో పార్టీ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాయకులు గుండు నాగేశ్వరరావు, పల్లపు నాగేశ్వరరావు, ఎస్‌కే.జహీర్, థామస్, రాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీర్ సాహెబ్, సాయి, నాగేశ్వరరావు, జానీపాషా పాల్గొన్నారు.

ఆలయంలో అన్నదానం

చిలుకూరు : మండల కేంద్రంలో అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయంలో పూజారి రజనీకాంత్ ఆచార్య ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.